సాక్షి నారాయణపేట

బుధవారం । 22 । ఫిబ్రవరి । 2023



ముగిసిన బ్రహ్మోత్సవాలు

అలంపూర్ ఆలయాల్లో చేపట్టిన మహాశివ రాత్రి బ్రహ్మోత్సవాలు ముగిశాయి.

వివరాలు 8లో ▸



ముగిసిన పోలీస్ ఈవెంట్స్

ఉమ్మడి జిల్లా కానిస్టేబుల్, ఎస్ఐ దేహదారుఢ్య పరీక్షలు మంగళవారంతో ముగిశాయి.

వివరాలు 10లో ▸

గరిష్టం/కనిష్టం
36.3 /19.4

వాతావరణం

ఆకాశం నిర్మలంగా ఉండి, రోజంతా ఎండగా ఉంటుంది. రాత్రికి చలి ప్రభావం పెరుగుతుంది.

న్యూస్‌రీల్

పన్ను రాబట్టడమే లక్ష్యం

కృష్ణా: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి వాణిజ్య వాహనాల నుంచి రావాల్సిన రూ.6 కోట్ల పన్నులను రాబట్టడమే లక్ష్యంగా జిల్లాలో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నామని డిప్యూటీ ట్రాన్స్‌పోర్టు కమిషనర్ ప్రమీల తెలిపారు. మంగళవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. సరిహద్దులోని చెక్ పోస్టుల్లో ప్రతిరోజు వాణిజ్య వాహనాల నుంచి పన్నులను రాబడుతున్నట్లు తెలిపారు. మార్చి చివరి వరకు కూడా జిల్లా వ్యాప్తంగా తమ అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి పెండింగ్ బకాయిలను వసూలు చేస్తున్నట్లు తెలిపారు.

విద్యార్థులకు ఇంగ్లిష్ వకాబులరీ టెస్ట్

నారాయణపేట రూరల్: ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో 4నుంచి 10వ తరగతి విద్యార్థులకు నారాయణపేట ఎడ్యుకేషనల్ ఎంపవర్‌మెంట్ అండ్ డెవలప్‌మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇంగ్లిష్ వకాబులరీ టెస్ట్ నిర్వహిస్తున్నట్లు డీఈఓ లియాకత్‌అలీ ఒక ప్రకటనలో తెలిపారు. ఆంగ్ల అక్షరాలు, తెలుగులో రాయడం తదితర వాటిపై తరగతుల వారీగా పరీక్ష నిర్వహించి టాపర్లను ఎంపిక చేస్తామని తెలిపారు. 22న పాఠశాల స్థాయి, 28న కాంప్లెక్స్ స్థాయి, మార్చి 3న జిల్లాస్థాయిలో ఏర్పాటు చేస్తామని, ప్రతిభ కనబరిచిన వారికి నగదు బహుమతి అందిస్తామని పేర్కొన్నారు. అలాగే డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో టెన్త్ విద్యార్థులకు డిజిటల్ ప్రాక్టీస్ ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నామని, గణితం, సైన్స్, సోషల్‌కు సంబంధించి ప్రశ్నలు ఇంటింట చదువుల పంట చాట్‌బోర్డులో అందుబాటులో ఉంచామని పేర్కొన్నారు. ఫిబ్రవరి 18 నుంచి 24 వరకు సంబంధిత లింక్ ద్వారా ప్రాక్టీసు చేయాలని విద్యార్థులకు సూచించారు.

రెండో రోజు సుందరకాండ పారాయణం



నారాయణపేట రూరల్: రామాయణంలో భాగమైన సుందరకాండ పారాయణం వినడం పూర్వజన్మ సుక్రుతం అని ఆధ్యాత్మికవేత్త, హనుమత్ ఉపాసకులు డాక్టర్ వీ.శ్రీనివాస్‌రావు అన్నారు. మంగళవారం పట్టణంలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో నిర్వహిస్తున్న సుందరకాండ పారాయణం రెండోరోజు కొనసాగింది. శత్రువుని మిత్రుడిగా మార్చే శక్తి రామ నామానికి ఉందన్నారు. ఎమ్మెల్యేలు ఎస్.రాజేందర్‌రెడ్డి, చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, స్వాతిరెడ్డి, ఎస్పీ ఎస్.వెంకటేశ్వర్లు, ఆర్‌టీఓ రామస్వామి, కౌన్సిలర్లు, సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.



ఎర్రకందులు క్వింటా రూ.7,969

నారాయణపేట: స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో మంగళవారం ఎర్రకందులు క్వింటా గరిష్టంగా రూ.7,969, కనిష్టంగా రూ.7,456 పలికాయి. వేరుశనగ గరిష్టంగా రూ.7,559, కనిష్టంగా రూ.3,509, శనగలు రూ.4,721, కనిష్టంగా రూ.4,633, అలసందలు గరిష్ఠ, కనిష్టంగా రూ.6,566 పలికింది. జిల్లాలోని కాటన్ మిల్లుల్లో పత్తి క్వింటాకుకు గరిష్టంగా రూ.7,800, కనిష్టంగా రూ.4,500 పలికింది.

ఆముదాలు రూ.6,600

దేవరకద్ర/జడ్చర్ల: దేవరకద్ర మార్కెట్ యార్డులో మంగళవారం జరిగిన ఈనామ్ టెండర్లలో ఆముదాల ధర క్వింటాల్‌కు గరిష్టంగా రూ.6,600, కనిష్టంగా రూ.6,542గా ధరలు నమోదయ్యాయి. సీజన్ లేకపోవడంతో మార్కెట్‌లో లావాదేవీలు మందకోడిగా సాగాయి.

వేరుశనగ క్వింటా రూ.8,090

బాదేపల్లి వ్యవసాయ మార్కెట్‌లో మంగళవారం వేరుశనగకు గరిష్టంగా రూ.8,090, కనిష్టంగా రూ.3,089 ధరలు లభించాయి. అలాగే మొక్కజొన్నకు గరిష్టంగా రూ.2,235, కనిష్టంగా రూ.2,161, కందులు గరిష్టంగా రూ.7,589, కనిష్టంగా రూ.5,170, ఆముదాలు గరిష్టంగా రూ.6,460, కనిష్టంగా రూ.6,199, పెబ్బర్లు గరిష్టంగా రూ.6,099, కనిష్టంగా రూ.5,561, ఉలువలు గరిష్టంగా రూ.5,517, కనిష్టంగా రూ.5,470, మినుములు రూ.7,511, హంస రూ.1,919 ధరలు లభించాయి.

1,735 క్వింటాళ్ల వేరుశనగ

గద్వాల వ్యవసాయం: జిల్లాకేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌యార్డుకు మంగళవారం 1,735 క్వింటాళ్ల వేరుశనగ వచ్చింది. క్వింటా గరిష్టంగా రూ.7,692, కనిష్టంగా రూ.4,016, సరాసరి రూ.7,189 ధరలు లభించాయి.

కాటేసిన కలుషితం

బాలిక మృత్యువాత

- ఒకరి పరిస్థితి విషమం.. మరో తొమ్మిది మందికి అస్వస్థత
- మద్దూరు మండలం మోమినాపూర్‌లో ఘటన
- బాధిత కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే, అధికారులు



బాధిత కుటుంబాన్ని పరామర్శిస్తున్న ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి, జిల్లా అధికారి



డీఎంహెచ్‌ఓ రాంమోహన్‌రావుతో కలిసి బోరుమోటారును పరిశీలిస్తున్న ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డి

మద్దూరు: రంగుమారిన కలుషిత బోరు నీళ్లు తాగి ఓ బాలిక మృతి చెందింది. ఒకరి పరిస్థితి విషమంగా ఉండగా, ఏడుగురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరంతా వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ సంఘటన మద్దూరు మండలంలోని మోమినాపూర్ గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. గ్రామస్తులు, బాధితులు తెలిపిన వివరాలు ఇలా..

మోమినాపూర్ గ్రామానికి మిషన్ భగీరథ నీళ్లు సక్రమంగా రాకపోవడం, వచ్చిన నీళ్లు రంగుమారి ఉండడంతో చాలా రోజులుగా ఈ నీటిని గ్రామస్తులు తాగడంలేదు. గ్రామంలో ఉన్న బోరుమోటార్లను, వ్యవసాయ బోర్లను ఆశ్రయిస్తున్నారు. ఆ నీటినే తెచ్చుకుని తాగుతున్నారు. ఈ క్రమంలోనే బోయిని, జీడీవీధిలో చాలాఏళ్ల క్రితం వేసిన బోరు నీటినే ఈ వీధిలోని ప్రజలు తాగేందుకు, వాడుకునేందుకు వినియోగిస్తున్నారు. అక్కడే బట్టలు కూడా ఉతుకుతారని తెలిసింది. ఈ బోరును ఆనుకునే మురుగు కాల్వఉంది. అందులో మురుగు తీయకపోవడంతో, కలుషిత నీరంతా అక్కడే నిల్వ ఉంటోంది. ఆ నీళ్లే తిరిగి బోరు మోటారు గుంతలోకి వెళ్లి కలుషితంగా మారుతున్నాయని వైద్యాధికారులు అంటున్నారు.

ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురికి..

ఒకే కుటుంబానికి చెందిన బుసపోళ్ల హన్మమ్మ, ఈమె ఇద్దరు మనుమలు బుసపోళ్ల రాములు, బుసపోళ్ల శ్రీనివాస్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో హన్మమ్మకు మద్దూరు సీహెచ్‌సీ సెంటర్‌కు తరలించారు. మెరుగైన చికిత్స కోసం నారాయణపేట జిల్లా ఆస్పత్రికి తరలించారు. రాములును ఆయన తమ్ముడు శ్రీనివాస్ మహబూబ్‌నగర్ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడికి వెళ్లిన తర్వాత శ్రీనివాస్ కూడా అస్వస్థతకు గురవడంతో అక్కడే చికిత్స చేస్తున్నారు. అలాగే వార్ల చంద్రప్ప, బండగొండ కన్కప్ప, మంగమ్మ, బోయిని కవిత, అజయ్, జీడి వెంకటప్ప అస్వస్థతకు గురికావడంతో మద్దూరు, నారాయణపేట ఆస్పత్రిలో, బోయిని శ్రావణి, బోయిని శిరీష మద్దూరు సీహెచ్‌సీలో చికిత్స పొందుతున్నారు.

పది నెలల క్రితం బోరు మోటారు దింపారు..

ఈ బోరు మోటారు వద్ద తరచూ గొడవలు జరుగుతుండడంతో ఆరు నెలలు బోరు మోటారు వినియోగించలేదు. దీంతో కొన్నాళ్లకు ఈవీధి వాళ్లు సర్పంచ్‌ను సంప్రదించి పంచాయతీ నిధులతో బోరు వేయించాలని కోరారు. కుదరదని చెప్పడంతో స్థానిక ఎంపీటీసీ నిధులు వెచ్చించి 10 నెలల క్రితం మోటారు తెచ్చి బోరుదింపారు. అప్పటినుంచి ఈ నీటినే ఈ కాలనీ వాళ్లు వాడుకుంటున్నారు.

ఎమ్మెల్యే పరామర్శ..

అనంతరం ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు అక్కడి చేరుకుని బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. డీఎంహెచ్‌ఓ రాంమోహన్‌రావుతో పరిస్థితిని సమీక్షించారు. గ్రామంలోని బోరుమోటార్ల, వాటర్ ట్యాంకుల నీటి నమూనాలను సేకరించి ల్యాబ్‌కు పంపినట్లు ఎమ్మెల్యేకు డీఎంహెచ్‌ఓ తెలిపారు. అస్వస్థతకు గురైన వారికి మెరుగైన వైద్యం అందించాలని ఎమ్మెల్యే సూచించారు. మిషన్ భగీరథ నీళ్లు సక్రమంగా రావడంలేదని, వచ్చిన రంగుమారిన నీళ్లు వస్తున్నాయని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లగా మిషన్ భగీరథ అధికారులతో మాట్లాడాలని, గ్రామంలో సమస్య పరిష్కరించాలన్నారు. కలుషితనీటిని తాగవద్దని గ్రామస్తులకు సూచించారు.



మోమినాపూర్‌లో వైద్యశిబిరం

కలుషిత నీరు తాగవద్దు..

విషయం తెలిసిన వెంటనే జిల్లా వైద్యాధికారి రాంమోహన్‌రావ్, వైద్యారోగ్య శాఖ సిబ్బంది గ్రామానికి చేరుకున్నారు. బాధిత కుటుంబాలను, అదే వీధిలో ఉంటున్న వారికి పరీక్షలు చేసి మందులు అందజేశారు. అలాగే పంచాయతీ కార్యాలయం వద్ద స్థానిక వైద్యాధికారి శ్రీలత ఆధ్వర్యంలో వైద్యశిబిరం ఏర్పాటు చేశారు. విషయం తెలియడంతో జెడ్పీటీసీ రఘుపతిరెడ్డి, కాంగ్రెస్ నాయకులు సంజీవ్, నర్సింహ అక్కడి చేరుకొని అధికారులతో మాట్లాడారు. బాధిత కుటుంబానికి రూ.15లక్షల ఆర్థికసాయం, అస్వస్థతకు గురైన వారికి వైద్యఖర్చులు ఇవ్వాలని, గ్రామ సర్పంచ్, పంచాయతీ కార్యదర్శులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

నిండుప్రాణం బలి..

గ్రామానికి చెందిన బోయిని అనిత(16) కలుషిత నీరు తాగడంతో మోషన్స్ అయ్యాయి. దీంతో స్థానికంగా ఉన్న ఆశా కార్యకర్త వద్దకు వెళ్లారు. ఆమె ఓఆర్‌ఎస్ ప్యాకెట్ ఇచ్చి, కాచి వడబోసిన నీళ్లు తాగాలని సూచించింది. మోషన్స్ కదా అనుకుని ఓఆర్ఎస్ తాగించారు. అనంతరం రాత్రికి నిద్రపోయారు. ఉదయం లేచి చూసే సరికి యువతి శరీరం చల్లగా మారడంతో తండ్రి కన్కప్ప, ద్విచక్ర వాహనంపై నారాయణపేటలోని జిల్లా ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆమె మృతి చెందిందని వైద్యులు తెలిపారు. గ్రామంలో సోమవారం ఉదయం కొందరు అస్వస్థతకు గురవడంతో అధికారులకు సమాచారం ఇచ్చారు. వెంటనే డీఎంహెచ్‌ఓ రాంమోహన్‌రావ్, జిల్లా అధికారులు, స్థానిక సిబ్బంది గ్రామానికి చేరుకొని అస్వస్థతకు గురైన వారిని పరీక్షించి, మందులు అందజేశారు.



మహబూబ్‌నగర్‌లోని ఆస్పత్రిలో రాములును పరామర్శిస్తున్న జెడ్పీటీసీ రఘుపతిరెడ్డి

మా బోరు నుంచి నీళ్లు ఇస్తున్నా..



గ్రామంలోని వాటర్ ట్యాంకులకు మిషన్ భగీరథ నీళ్లు రాకపోతే నా పొలం ఎండబెట్టుకొని, వ్యవసాయ బోరు నుంచి ట్యాంకులకు నీటిని ఎక్కించి సరఫరా చేశారు. ఈ వీధిలోని బోరుమోటారు వద్ద కాలనీవాసులు తరచూ గొడవ పడేవారు. ఏడాది క్రితం రిపేరు రావడంతో అలాగే వదిలేశాం. పంచాయతీ నిధులు రాకపోవడంతో పైప్‌లైన్ ద్వారా నీటిని అందించే ప్రయత్నం చేశాం. పది నెలల క్రితం ఎంపీటీసీ నిధులతో బోరుమోటారు దింపారు.

– గోవర్ధన్, సర్పంచ్, మోమినాపూర్

పట్టించుకొనే వారేలేరు..



బోరు మోటారు కేసింగ్ పైపునకు నాచుపట్టింది. అలాగే దీని పక్కనే మురుగుకాల్వ పారుతోంది. కలుషితనీరు కేసింగ్ పైప్ ద్వారా బోరులోకి చేరుతోంది. ఈ నీటినే తాము తాగుతున్నాం. నీటి సమస్య గురించి ఎన్నిసార్లు సర్పంచ్‌కు, పంచాయతీ కార్యదర్శి దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదు.

– జీడి హన్మంతు, మోమినాపూర్

తప్పుడు పోస్టులు పెడితే కఠిన చర్యలు



నారాయణపేట రూరల్: సామాజిక మాధ్యమాల్లో విద్వేషాలు, రెచ్చగొట్టే వ్యాఖ్యల పోస్టింగ్‌లు పెడితే శిక్షార్హులని ఎస్పీ ఎన్.వెంకటేశ్వర్లు హెచ్చరించారు. మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ కుల, మత, ప్రాంతీయ, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా, శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా షేర్ చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయన్నారు. ఫేస్‌బుక్, ట్విటర్, ఇన్‌స్టాగామ్, వాట్సప్ గ్రూపుల్లో ఇతరుల ను కించపరుస్తూ ఫొటోలు పెట్టినా చర్యలు ఉంటాయని పేర్కొన్నారు. సామాజిక మాధ్యమాల ను మంచి పనులకు ఉపయోగించాలని, అన్నిరకాలుగా పోలీసులు గమనిస్తుంటారని తెలిపారు. జిల్లాలో సోషల్ మీడియా సెల్ ఏర్పాటు చేసి 24/7 పరిశీలిస్తుంటారని చెప్పారు.

డ్రైవింగ్ సమయంలో అప్రమత్తంగా ఉండాలి



నారాయణపేట రూరల్: పోలీసు వాహనాలను నడిపించే సమయంలో అప్రమత్తంగా వ్యవహరించాలని ఎంటీఓ ఆర్ఐ కృష్ణయ్య అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో మంగళవారం పోలీసు వాహన డ్రైవర్లకు ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పెట్రోలింగ్ విధులు చేపట్టే పోలీసులు తమకు కేటాయించిన ప్రాంతాల్లో నిరంతరం గస్తీ నిర్వహిస్తుండాలని, వాహనానికి జీపీఎస్ సిస్టమ్ కనెక్ట్ చేయబడి ఉందని చెప్పారు. ముందస్తు నేరాల కట్టడికి ఎంతో ఉపకరిస్తుందని చెప్పారు. కంప్యూటర్ ఆధారంగా వాహన రూట్‌లను చెక్ చేయడం జరుగుతుందని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్య లు ఉంటాయన్నారు. వాహనాన్ని ప్రతి రోజు శుభ్రపర్చాలని, కండీషన్‌లో ఉండే విధంగా చూసుకోవాలన్నారు. అత్యవసర సమయంలో అందుబాటులో ఉండాలని సూచించారు. డ్రైవర్లు తప్పనిసరిగా యూనిఫామ్ ధరించాలన్నారు. వాహనానికి సంబంధించిన మెకానిజం తెలుసుకుని ఉండాలన్నారు. ఈ సమావేశంలో ఐటీ కోర్ సిబ్బంది పాల్గొన్నారు.

భూసేకరణ కోర్టు కేసులపై దృష్టి సారించండి

నారాయణపేట: జిల్లాలో భూసేకరణకు సంబంధించిన కోర్టు కేసులు, ఇతర సమస్యలు త్వరగా పరిష్కారం అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్‌లో సంబంధిత అధికారులతో కలసి జిల్లాలోని ఇప్పటివరకు భూసేకరణకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న కేసులు, కోర్టు కేసులు, వాటి పరిష్కారానికి తీసుకున్న చర్యలపై కలెక్టర్ సమీక్షించి మాట్లాడారు. ఏజీపీతో తరచూ మాట్లాడడం, అవార్డు విషయంలో ఫైనాన్స్‌లో పెండింగ్‌లో ఏమైనా ఉంటే త్వరగా పరిష్కరించే విధంగా చూడాలన్నారు. కోర్టు కేసులు త్వరగా పరిష్కారం అయ్యే విధంగా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. ప్రభుత్వం ద్వారా కల్పించవలసిన పునరావాస కేంద్రాలు, వసతులపై అధికారుల ద్వారా అడిగి తెలుసుకున్నారు. అనుగొండ గ్రామాన్ని తరలించుటకు స్థలాన్ని పరిశీలించామని ప్రభుత్వానికి నివేదిక పంపుతామన్నారు. సంగంబండ కుడి, ఎడమ కాల్వలకు సంబంధించి ఇంకా ఇరిగేషన్ అధికారులకు అందించాల్సిన భూమిని ఎస్‌డీసీ అధికారులు సర్వే చేసి సంబంధిత అధికారులకు అందించామని కలెక్టర్‌కు అధికారులు వివరించారు. ఈసమావేశంలో ఎస్‌డీసీ అధికారులు డీటీ రవీందర్‌రెడ్డి, ఇరిగేషన్ అధికారులు శివ, ధర్మతేజ, సంజీవ్ ప్రసాద్ పాల్గొన్నారు.

ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు గ్రౌండింగ్ చేయాలి



అధికారులతో మాట్లాడుతున్న కలెక్టర్ శ్రీహర్ష

నారాయణపేట: జిల్లాలో ప్రధాన మంత్రి మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ ప్రైజెస్ స్కీం (పీఎంఎఫ్ఎంఈ) యూనిట్లు త్వరగా గ్రౌండింగ్ చేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఏపీఎంలను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్‌హాల్‌లో నిర్వహించిన సెర్ప్ సమీక్ష సమీవేశంలో కలెక్టర్ మాట్లాడారు. ప్రతి మండలానికి 20చొప్పున 11 మండలాలకు 330 యూనిట్లు నెలకొల్పేందుకు లక్ష్యం పెట్టుకున్నామని, ఇప్పటివరకు ఇంకా 12 మాత్రమే గ్రౌండింగ్ అయ్యాయని తెలిపారు. క్షేత్రస్థాయిలో ఏంచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకా 235 యూనిట్లకు డీపీఆర్ తయారు చేసి సమర్పించే స్టేజ్‌లోనే ఉన్నాయన్నారు. వారం పది రోజుల్లో 50 వరకు గ్రౌండింగ్ అయ్యేలా చూడాలన్నారు. జిల్లాలో నెలకొల్పనున్న కస్టమ్ హైరింగ్ సెంటర్లకు త్వరగా యంత్రాలను తెప్పించి ప్రారంభోత్సవం చేయించాలని, తద్వారా మహిళా సంఘాలు పనిముట్లు అద్దెకు ఇచ్చి లాభాలను ఆర్జించేందుకు అవకాశం దొరుకుందన్నారు. బ్యాంక్ లింకేజీ రుణాలు, మార్చి చివరి లోగా లక్ష్యం మేరకు గ్రౌండింగ్ కావాలని అందుకు బ్యాంకర్లపై ఒత్తిడి చేయాలని సూచించారు. అదే సమయంలో మొండి బకాయిలు సైతం పేరుకుపోతున్నాయని, వాటిని రెండుశాతం కంటే తక్కువకు తగ్గించాలని ఆదేశించారు. మండలాల వారీగా కమ్యూనిటీ ఇన్వెస్టిమెంట్ ఫండ్ సైతం జిల్లాలో రూ.4.4 కోట్ల బకాయిలు ఉండిపోయాయని, వాటిని తిరిగి వసూలు చేసే బాధ్యతలు సీసీలతో పాటు ఏపీఎంలు తీసుకోవాలని సూచించారు. మార్చి చివరి వరకు అందులో సగం అయినా వసూలు చేసి చూపించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో డీఆర్‌డీఏ పీడీ గోపాల్‌నాయక్, డీపీఎం రాము, ఏపీడీ అంజన్న, లీడ్ బ్యాంక్ మేనేజర్ విజయ్‌కుమార్, ఏపీఎంలు పాల్గొన్నారు.

పరీక్షలు సజావుగా నిర్వహించాలి

మార్చి 15వ తేదీ నుంచి ప్రారంభంకానున్న ఇంటర్మీడియెట్ పరీక్షలు, ఏప్రిల్ 3 నుంచి ప్రారంభమయ్యే 10వ తరగతి పరీక్షలు జిల్లాలో సజావుగా నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని కలెక్టర్ శ్రీహర్ష ఆదేశించారు. కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో ఇంటర్మీడియెట్, పదో తరగతి పరీక్షల నిర్వహణపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. పరీక్షల సమయంలో ప్రత్యేక బస్సులు నడపడంతో పాటు నిరంతరం విద్యుత్, 144 సెక్షన్ అమలు, జిరాక్స్ సెంటర్ల మూసివేత, ఫ్లయింగ్ స్క్వాడ్, ఇన్విజిలేటర్లను నియమించుకోవాలని ఆదేశించారు. ప్రతి సెంటర్‌లో సీసీ కెమెరాలు బిగించాలన్నారు. ఇంటర్ పరీక్షల నిర్వహణకు జిల్లాలో 19 సెంటర్లు, పదో తరగతి పరీక్షల నిర్వహణకు 38 పరీక్ష కేంద్రాలు గుర్తించినట్లు తెలిపారు. అన్ని పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాలు ఫ్యాన్లు, మరుగుదొడ్లు, తాగునీరు ఉండాలని ఆదేశించారు. ఈసమావేశంలో డీఈఓ లియాకత్ అలీ, ఇంటర్మీడియట్ నోడల్ అధికారి రియాజ్ హుస్సేన్, డీఎస్పీ సత్యనారాయణ, పోస్టల్, ఆర్టీసీ, డిపార్ట్‌మెంట్ అధికారులు పాల్గొన్నారు.

నాణ్యమైన భోజనం అందించాల్సిందే..



కోస్గి: ప్రభుత్వ వసతిగృహాల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించడంతోపాటు వార్డెన్లు, సిబ్బంది 24గంటలు అందుబాటులో ఉండాలని జిల్లా బీసీ అభివృద్ధి అధికారి కృష్ణమాచారి సూచించారు. ఈ మేరకు మంగళవారం పట్టణంలోని బీసీ బాలుర వసతిగృహాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. వంటలను పరిశీలించారు. వార్డెన్లు ఎప్పటికప్పుడు విద్యార్థుల ఆరోగ్యంపై దృష్టి పెట్టాలన్నారు. విద్యార్థులతో మాట్లాడి సమస్యలు, భోజన నాణ్యత, సిబ్బంది వ్యవహార తీరు గురించి తెలుసుకున్నారు. చదువుపై దృష్టిసారించి రానున్న పదో తరగతి వార్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలని సూచించారు. ఇందులో వార్డెన్‌లు మసూద్, మొయిజోద్దిన్ ఉన్నారు.

అక్రమ కట్టడాలను వెంటనే తొలగించాలి



అధికారులతో మాట్లాడుతున్న అదనపు కలెక్టర్ మయాంక్ మిట్టల్

నారాయణపేట: జిల్లాలోని అక్రమ కట్టడాలు వెంటనే తొలగించాలని అధికారులను అడిషనల్ కలెక్టర్ మయాంక్ మిట్టల్ ఆదేశించారు. మంగళవారం తన చాంబర్‌లో నిర్వహించిన జిల్లాస్థాయి టాస్క్‌ఫోర్స్, మున్సిపల్ స్థాయి టాస్క్‌ఫోర్స్ సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో నాలుగు టాస్క్‌ఫోర్స్ కమిటీలు ఏర్పాటు చేశామని, ప్రతి మున్సిపాలిటీకి ఒకటి, జిల్లాస్థాయికి ఒక కమిటీని నియమించినట్లు తెలిపారు. జిల్లాలోని మూడు మున్సిపాలిటీల్లో ఉన్న అనధికారిక కట్టడాలను గుర్తించి, వాటిని వెంటనే తొలగించాలని అధికారులకు సూచించారు. ఇప్పటివరకు జిల్లాలో అనధికార కట్టడాలు, అక్రమ కట్టడాలను గుర్తించిన వాటికి నోటీసులు ఇచ్చినట్లు తెలిపారు. పోలీస్, రెవెన్యూ అధికారులతో సంయుక్తంగా వాటిని తొలగించాలని ఆదేశించారు. అవసరమైన జేసీబీలు, ట్రాక్టర్‌లు, ఫైర్ వాహనాలను సమకూర్చుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో డీఎస్పీ సత్యనారాయణ, ఫైర్ అధికారులు సుధాకర్, ఆర్ అండ్‌బీ అధికారి రాములు, మున్సిపల్ కమిషనర్ సునీత, తహసీల్దార్ దానయ్య, టీపీఓ రాజు నాయక్ తదితరులు పాల్గొన్నారు.

చౌక దుకాణాల్లో ఆన్‌లైన్ సేవలు!

- పౌరసరఫరాల శాఖతో పోస్టల్ శాఖ ఒప్పందం
- డీలర్లు ముందుకు రావాలని సూచన
- పోస్టాఫీస్ లేని గ్రామాల్లో ఏర్పాటుకు యోచన



మద్దూరు: రేషన్ దుకాణాల్లో సరుకుల పంపిణీతో పాటు ఆన్‌లైన్ సేవలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. పోస్టాఫీస్ లేని గ్రామాల్లో రేషన్ డీలర్ల ద్వారా బ్యాంకు సేవలు అందించేందుకు పౌరసరఫరాల శాఖతో తపాలా శాఖ ఒప్పందం చేసుకుంది. గ్రామీణ ప్రజలు డబ్బులు డ్రా చేసుకోవడం, ఇతర ఆన్‌లైన్ సేవలు ఇక్కడి నుంచి పొందే అవకాశాన్ని కల్పిస్తోంది. ఈ మేరకు ఆసక్తి కలిగిన రేషన్ డీలర్లు ముందుకురావాలని కోరుతోంది.

జిల్లాలో రేషన్ షాపులు ఇలా..

జిల్లాలో 280 గ్రామ పంచాయతీల్లో 300 రేషన్ షాపులు ఉన్నాయి. వాటి ద్వారా ప్రభుత్వం సబ్సిడీ బియ్యం పంపిణీ చేస్తుంది. ఇక నుంచి రేషన్ షాపుల ద్వారానే గ్రామీణ ప్రాంత ప్రజలకు బ్యాంకింగ్ సేవలు అందనున్నాయి. అయితే ఏ గ్రామంలో అయితే పోస్టాఫీస్ లేదో అక్కడి డీలర్లకు ఈ అవకాశం కల్పించనున్నారు. ఈ మేరకు పోస్టల్ శాఖ ఆన్‌లైన్ యాప్‌ను ఇస్తుంది. యాప్ ద్వారా కంప్యూటర్, సెల్‌ఫోన్‌లో ఆన్‌లైన్ సేవలు నిర్వహించాల్సి ఉంటుంది. అలాగే పోస్టాఫీస్ తరహాలోనే బ్యాంకింగ్ సేవలను కూడా అందించనున్నారు. రైతుబంధు, పింఛన్ వంటి డబ్బులు చిన్నపాటి అమౌంట్లు డ్రా చేసుకునేందుకు అవకాశం కల్పించనున్నారు. దీంతోపాటు లైఫ్, జనరల్ ఇన్సూరెన్స్, ఇతర ఆన్‌లైన్ సేవలు అందిస్తారు. దీనికోసం డీలర్లకు ప్రతి సేవకు ఒక రేటు ఫిక్స్ చేయనున్నారు.

సద్వినియోగం చేసుకోవాలి

ఆసక్తి ఉన్న డీలర్లంతా ఈ విధానాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అదనపు ఆదాయం పొందాలి. జిల్లాలో చిన్న పంచాయతీల్లో పోస్టాఫీస్‌లు అందుబాటులో లేవు. డీలర్లు ఆన్‌లైన్ సేవలతో పాటు, పోస్టల్ సేవలకు కూడా తీసుకుంటే ప్రజలకు అందుబాటులో ఉంటారు. జిల్లాలో పోస్టాఫీస్ లేని గ్రామాలను పరిశీలిస్తున్నాం. వారం రోజుల్లో జిల్లాలోని డీలర్లతో సమావేశం నిర్వహిస్తాం. దీనిపై పోస్టల్, పౌరసరఫరాల శాఖ అధికారులకు అవగాహన కల్పిస్తాం.

– శివప్రసాద్‌రెడ్డి, డీఎస్ఓ

క్లుప్తంగా

బస్సు ఢీ.. మహిళ మృతి

మహబూబ్‌నగర్ క్రైం: రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఓ మహిళను వెనుక నుంచి ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో తీవ్ర గాయాలు అయ్యాయి. చికిత్స కోసం జనరల్ ఆస్పత్రికి తరలించగా అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలించగా అప్పటికే మృతి చెందింది. మహబూబ్‌నగర్ రూరల్ ఎస్‌ఐ వెంకటేశ్వర్లు కథనం ప్రకారం.. జిల్లా కేంద్రంలోని బండమీదిపల్లికి చెందిన వెన్న అలివేలమ్మ(35) పాలమూరు యూనివర్సిటీలో అటెండర్‌గా విధులు నిర్వహిస్తోంది. విధుల్లో భాగంగా మంగళవారం ఉదయం 8.30గంటల ప్రాంతంలో బండమీదిపల్లి నుంచి పాలమూరు యూనివర్సిటీకి నడుచుకుంటూ వెళ్తుంటే మార్గమధ్యలో పశుసంవర్ధక డిప్లొమా సమీపంలో రోడ్డుపై వెళ్తుంటే మహబూబ్‌నగర్ నుంచి నారాయణపేట వెళ్తున్న టీఎస్06యూసీ0638 ఆర్టీసీ బస్సు వేగంగా వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో అలివేలమ్మకు తల వెనుక భాగంతో పాటు ఇతర శరీర భాగాలకు తీవ్ర గాయాలు కావడంతో చికిత్స కోసం మొదట జిల్లా జనరల్‌ఆస్పత్రికి తరలించగా.. వైద్యుల సూచనతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిశీలించిన వైద్యులు అప్పటికే ఆమె మృతి చెందిందని నిర్ధారించారు. మృతురాలి కొడుకు వెన్న వేణు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆర్టీసీ డ్రైవర్ అబ్దుల్ సమిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

గుర్తు తెలియని మృతదేహం లభ్యం



అచ్చంపేట రూరల్: పట్టణంలో ఓ గుర్తు తెలియని వృద్ధుడి మృతదేహం లభ్యమైందని అచ్చంపేట ఎస్‌ఐ గోవర్ధన్ తెలిపారు. పాత బస్టాండ్ సమీపంలో భిక్షమెత్తుకునే వృద్ధుడు(65) రోడ్డు సమీపంలో మృతి చెంది ఉండటంతో స్థానికులు సమాచారం ఇచ్చారని తెలిపారు. అచ్చంపేట ప్రభుత్వ ఆస్పత్రికి మృతదేహన్ని మార్చురీకి తరలించినట్లు చెప్పారు. వృద్ధుడి వివరాలు తెలిస్తే అచ్చంపేట సీఐ ఫోన్ నంబర్ 8712657731, ఎస్‌ఐ 8712657732లకు సమాచారం ఇవ్వాలని కోరారు.

గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యం



మొగులయ్య (ఫైల్)

గండీడ్: చెరువులో చేపల వేటకు వెళ్లి గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యమైంది. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని వెన్నచేడ్‌కు చెందిన పుల్లగారి చెన్న మొగులయ్య(35) తరచుగా చేపల వేటకు వెళ్లేవాడు. ఈ క్రమంలోనే ఆదివారం సాయంత్రం గ్రామ శివారులోని చెరువులో చేపల వేటకు వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబ అక్కడికి చేరుకుని పరిశీలించగా చెరువు కట్టపై చెప్పులు, దుస్తులు కనిపించాయి. దీంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు చెరువులో గాలించినా ఆచూకీ లభించలేదు. మంగళవారం ఉదయం 6 గంటల ప్రాంతంలో మృతదేహం నీటిపై తేలడంతో పోలీసులు వచ్చి వెలికితీశారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ ఘటనపై మొగులయ్య భార్య అమృతమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్ కానిస్టేబుల్ జనార్దన్‌గౌడ్ తెలిపారు.

ముగిసిన మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు



ఉత్సవ విగ్రహాలకు అభిషేకాలు చేస్తున్న భక్తులు



తీర్థావళి కోసం ఊరేగింపుగా వెళ్తూ...

- వసంతోత్సవం పేరిట సంబురాలు
- పూర్ణాహుతితో పరిసమాప్తి
- నాగకన్యకల బావి వద్ద తీర్థావళి అమృత స్నానం
- ధ్వజఅవరోహణతో కార్యక్రమాలు ముగింపు


జోగుళాంబ శక్తిపీఠం: అయిదు రోజులుగా కొనసాగుతున్న మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు మంగళవారంతో ప్రశాంతంగా ముగిశాయి. చివరి రోజు వసంతోత్సవం పేరిట ఆలయ చైర్మన్, ఈఓ, అర్చకులు, ఉద్యోగులు ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుని జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వర స్వామి దేవతా మూర్తుల విగ్రహాలను పురవీధుల వెంట ఊరేగించారు. అనంతరం ఆలయానికి చేరుకుని నృత్యాలు చేశారు. అంతకు ముందు ఆలయం చుట్టూ అష్టదిక్పాలకులకు బలిహరణలు సమర్పించారు.

చివరి రోజు..

అయిదు రోజులుగా కొనసాగుతున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో చివరి రోజులో భాగంగా ఆవాహిత దేవతా హోమాలకు ఆలయ అర్చకులు వేదపండితులు వేదమంత్రాల మధ్య పూర్ణాహుతికి షోడశోపచార పూజలు చేశారు. అనంతరం ఆలయ ఈఓ పురేందర్‌కుమార్, దేవస్థానం చైర్మన్ బెక్కం శ్రీనివాస్ రెడ్డి చేతుల మీదుగా పూర్ణాహుతి సమర్పించి కొనసాగుతున్న యాగాలకు పరిసమాప్తి పలికారు. యాగరక్షను జోగుళాంబ బాలబ్రహ్మేశ్వరుడికి సమర్పించి అనంతరం భక్తులకు ప్రసాదంగా వితరణ చేశారు.

ఊరేగింపు..

ఆలయ చైర్మన్, ఈఓ, ఆలయ పాలకమండలి సభ్యులు, భక్తులు, పుర ప్రముఖులు, మహిళలు అందరు కలిసి అర్చక స్వాముల వేదమంత్రాలు, మంగళవాయిద్యాల మధ్య నాగకన్యకల బావి వద్దకు శిరస్సున కలశాలు ధరించి ఊరేగింపుగా చేరుకున్నారు. అక్కడ దేవతామూర్తుల విగ్రహాలకు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా స్మార్థ పండితులు నూనెపల్లి కృష్ణమూర్తి శర్మ తీర్థ, మృత్తిక స్నానం గొప్పతనాన్ని భక్తులకు వివరించారు. దీంతో చైర్మన్, ఈఓ, అర్చకులు, పాలకమండలి సభ్యులు అంతా కలిసి దేవతామూర్తుల విగ్రహాలతో నాగకన్యకల బావిలోకి దిగి అవబృంద స్నానం చేయించారు. అంతకు ముందు బావి తీరాన సహస్త్రదారలతో పంచామృతాభిషేకాలు, గంధం, కుంకుమ, బస్మ జలాలతో చేసిన తీర్థవళి కార్యక్రమం అక్కడి భక్తులను మంత్రముగ్ధులను చేసింది. అనంతరం బావి తీరాన భక్తులంతా కలిసి పుణ్యస్నానాలు ఆచరించారు.



ధ్వజా అవరోహణం చేస్తున్న ఆలయ సిబ్బంది

ధ్వజ అవరోహణతో..

మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ముగింపు సందర్భంగా చివరిఘట్టమైన ధ్వజఅవరోహణతో కార్యక్రమాలు ముగిశాయి. ఈ సందర్భంగా ధ్వజస్తంభం పైన రెపరెపలాడుతున్న నందిపథాకాన్ని కిందికి దించి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను ముగించారు. అదే విధంగా ఉత్సవవరులను గర్భాలయంలోకి చేర్చి అక్కడ మహా నివేదనలు, దశవిదహారతులు సమర్పించి మంత్రపుష్పాలను పఠించారు. యాగశాలలో ఆలయ పాలకమండలి, అధికారులు, భక్తులకు తీర్థ, ప్రసాదాలు అందజేసి వేద ఆశీర్వచనం చేశారు.

అన్నసంతర్పణ

ఉత్సవాలు ప్రశాంతంగా ముగియడంతో సహపంక్తి పేరిట ఆలయ అధికారులు ఊరి ప్రజలను, అధికారులను, అనధికారులు, రాజకీయ నాయకులను, భక్తులను అందరిని ఆలయానికి పిలిచి అన్నసంతర్పణ పేరిట అందరికి పిండి వంటకాలతో భోజనాలు అందజేశారు. ఈ సందర్భంగా దేవస్థానం ఈఓ పురేందర్‌కుమార్, చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు మునుపెన్నడూ లేని విధంగా ఎంతో వైభవంగా ముగిశాయని, ఇందుకు సహకరించిన ప్రతిఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు.



కలశ ఉద్వాసనకు ఇస్తున్న హారతులు

మా కొడుకు నుంచి కాపాడండి

- డీఎస్పీకి ఫిర్యాదు చేసిన దంపతులు



మాట్లాడుతున్న భీరయ్య, తిర్మలమ్మ దంపతులు

జడ్చర్ల టౌన్: చంపుతానని బెదిరిస్తున్న తమ కుమారుడి నుంచి కాపాడాలని కోరుతూ కన్న తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. ఆ వివరాలను మంగళవారం జడ్చర్లలో విలేకరులకు తెలిపారు. మండలంలోని పెద్దఆదిరాల గ్రామానికి చెందిన ఇమ్మడి భీరయ్య, తిర్మలమ్మ దంపతులకు వెంకటేశ్, మల్లేష్ కుమారులు. వారికి పెళ్లి చేసి, ఒక్కొక్కరి పేరున నాలుగున్నర ఎకరాల భూమి రిజిస్ట్రేషన్ చేశారు. ప్రస్తుతం భీరయ్య, తిర్మలమ్మ దంపతుల పేరున 9ఎకరాల భూమి ఉంది. గ్రామంలో ఇల్లు ఉండగా, కుమారులు ఇద్దరికీ ఇంటిస్థలాలు ఇప్పించారు. అందులో చిన్న కుమారుడు ఆ స్థలంలో ఇంటి నిర్మాణం చేసుకున్నాడు. తల్లిదండ్రుల పేరున ఉన్న భూమిని సైతం తమ పేరు చేయాలని చిన్నకుమారుడు కొంతకాలంగా ఒత్తిడి తెస్తున్నాడని, వారంక్రితం తమను ఇంటినుంచి గెంటి వేసి తాళం వేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తమ పొలంలో కష్టపడి మిరపపంట వేసుకోగా, దానిని వారం క్రితం ట్రాక్టర్‌తో దున్నించి వేశాడని, తన కుమారుడు మల్లేష్‌కు గాజుల నర్సింహ, ఆర్.నర్సింహులు, వీరస్వామి, ఇమ్మిడి మల్లయ్య సహకరించారని తెలిపారు. ఇదేమిటని కొడుకుని ప్రశ్నిస్తే ఇంటి నుంచి గెంటేశారని, దీంతో తాము ఊర్కొండపేట ఆంజనేయస్వామి ఆలయంలో మూడురోజులు, గంగాపురం లక్ష్మీచెన్నకేశవస్వామి ఆలయంలో రెండు రోజులు గడిపామని వాపోయారు. సోమవారం నుంచి జడ్చర్లలోని న్యాయవాది టి.శ్రీనివాస్‌గౌడ్ ఇంట్లో ఆశ్రయం పొందామని తెలిపారు. 80ఏళ్ల వయసులో తాను కష్టాలు పడలేనని, తన చిన్నకుమారుడు మల్లేష్ నుంచి ప్రాణహాని ఉన్నందున న్యాయం చేయాలని, తనవద్దకు, పొలం వద్దకు రాకుండా చూడాలని కోరారు. అలాగే మిరపతోట దున్నిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని విన్నవించారు. దీన్ని పరిశీలించిన మహబూబ్‌నగర్ డీఎస్పీ, జడ్చర్ల సీఐ రమేష్‌బాబుకు రెఫర్ చేశారు. ఈ విషయమై మల్లేష్ మాట్లాడుతూ తనకు గతంలో పెద్ద మనుషుల ముందర దున్నుకోమని చెప్పిన పొలాన్ని మాత్రమే రిజిస్ట్రేషన్ చేయాలని కోరుతున్నానని, ఇంట్లో నుంచి గెంటివేయలేదని తెలిపారు. ఈ ఫిర్యాదుపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

వృద్ధుడి ఆత్మహత్యాయత్నం

- పోలీసుల వేధింపులే కారణమని ఆరోపణ



చికిత్స పొందుతున్న హన్మయ్య

గండీడ్: పురుగు మందు తాగి ఓ వృద్ధుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటనకు సంబంధించి బాధితుల కథనం ప్రకారం.. మండలంలోని వెన్నచేడ్‌కు చెందిన తంగి హన్మయ్య(65) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అయితే ఇతని చిన్న కుమారుడు ఆంజనేయులు గ్రామానికి చెందిన ఓ వివాహితను తీసుకెళ్లాడని సదరు వివాహిత తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు అతని ఆచూకీ చెప్పాలని తండ్రి హన్మయ్యతోపాటు పెద్ద కుమారుడిని పోలీసుస్టేషన్‌కు పిలిపించారు. రెండు రోజుల్లో చెప్పకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని పోలీసులు బెదిరించారని, దీంతో భయాందోళనకు గురైన హన్మయ్య మంగళవారం తెల్లవారుజామున పురుగు మందు తాగాడు. ఇంటికి సమీపంలోని దర్గా దగ్గర పురుగుల మందు తాగి ఉండడం గమనించిన స్థానికులు 108లో మహబూబ్‌నగర్ ఆస్పత్రికి తరలించారు. ఈ విషయమై ఎస్‌ఐ సైదయ్యను వివరణ కోరగా తాము ఎవరినీ బెదిరించలేదని, బాధితుల ఫిర్యాదు మేరకు పిలిపించి మాట్లాడామని చెప్పారు.

పోలీస్ ఉద్యోగం రాదని యువకుడు..

మరికల్: పోలీస్ ఉద్యోగం రాదని ఓ యువకుడు మనస్తాపానికి గురై ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న ఘటన మంగళవారం మాధవరంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మరికల్ మండలం మాధవరానికి చెందిన మహేష్‌కు పోలీస్ ఉద్యోగం చేయాలని గతంలో దరఖాస్తు చేసుకున్నాడు. అప్పట్లో ఎత్తు తక్కువగా ఉండటంతో ఎంపిక కాకపోవడంతో ఉద్యోగానికి అర్హత కోల్పోయాడు. ఈ క్రమంలో శివమాల వేసి శ్రీశైలం వెళ్లి వచ్చిన రెండు రోజులకే గ్రామ శివారులోని దత్తత్రేయ ఆలయం వద్దకు వెళ్లి ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. చుట్టూ పక్కల వారు గమనించి మంటలను ఆర్పేవరకు 80 శాతం శరీరం కాలిపోయింది. చికిత్స నిమిత్తం వెంటనే అంబులెన్స్‌లో మహబూబ్‌నగర్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. బాధితుడికి భార్య, రెండేళ్ల కుమార్తె ఉన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ అశోక్‌బాబు తెలియజేశారు.

ఉద్యానపంటలపై రైతులకు శిక్షణ



ఉద్యాన నర్సరీ కిట్లను అందజేస్తున్న శాస్త్రవేత్తలు

బిజినేపల్లి: పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో ఉద్యాన పంట నర్సరీల యాజమాన్యంపై రైతులకు మంగళవారం శాస్త్రవేత్తలు అవగాహన కల్పించారు. ఉద్యాన పంటల సాగులో భాగంగా పండ్ల తోటల ఎంపిక, అంటు కట్టడం, మొక్కల పెంపకం, అందులో చీడపీడల నివారణ చర్యలపై రైతులకు పాలెం కేవీకే సమన్వయకర్త డా.ప్రభాకర్‌రెడ్డి అవగాహన కల్పించారు. ఉద్యాన పంటల నర్సరీల కిట్‌లను రైతులకు అందజేశారు. ఈ కిట్లను రైతులు ఏవిధంగా వినియోగించాలో వివరించారు. కార్యక్రమంలో పాలెం వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డా.పుష్పావతి, శాస్త్రవేత్తలు చరణ్‌తేజ, రజిని, రైతులు పాల్గొన్నారు.

విగ్రహాల దొంగకు రిమాండ్



గ్రామస్తులతో మాట్లాడుతున్న పోలీసులు

పెబ్బేరు: మండల పరిధిలోని రాంపూర్‌లో ఆంజనేయస్వామి ఆలయంలో ఉత్సవ విగ్రహాలను చోరీ చేసిన దొంగలను పట్టుకుని మంగళవారం రిమాండ్‌కు పంపామని ఎస్‌ఐ జగదీష్‌రెడ్డి తెలిపారు. డాగ్ స్క్వాడ్‌తో పరిశీలించి, నేరస్తుడిని గుర్తించామని, విచారణలో శ్రీరాములు, హనుమంతుని ఉత్సవ విగ్రహాలను మద్యంమత్తులో చోరీ చేసినట్లు అదే గ్రామానికి చెందిన బుడగజంగాల శివకుమార్ ఒప్పుకున్నారని తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేశామని పేర్కొన్నారు.

పట్టపగలు చోరీ

నవాబుపేట: మండలంలోని చాకలపల్లిలో పట్టపగలు చోరీ జరిగిన సంఘటన సోమవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన వీర్లపల్లి చంద్రయ్య, అతడి భార్య కలిసి కూలీ పనుల కోసం జిల్లా కేంద్రానికి వెళ్లారు. పిల్లలు ఇద్దరు ఇంటికి తాళం వేసి పాఠశాలకు వెళ్లారు. సాయంత్రం పాఠశాల నుంచి పిల్లలు తిరిగి వచ్చి చూడగా, తాళం తీసి ఉండడంతో పాటు బీరువా తాళం పగులగొట్టి బట్టలు చిందర వందరగా పడిఉన్నాయి. తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో చంద్రయ్య వెంటనే ఇంటికి వచ్చి చూశాడు. బీరువాలో ఉన్న రూ.లక్ష నగదు, అర తులం బంగారం కమ్మలు, 4 తులాల వెండి గొలుసులు చోరీ చేసినట్లు బాధితుడు వాపోయాడు. మంగళవారం చంద్రయ్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ పురుశోత్తం తెలిపారు.

గడ్డి వాము దగ్ధం



మిడ్జిల్: మండలంలోని మసిగొండ్లపల్లిలో మంగళవారం గ్రామానికి చెందిన రైతు లక్ష్మయ్య గడ్డివాముకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పుపెట్టడంతో దాదాపు రెండు ట్రాక్టర్ల గడ్డి కాలిపోయింది. చుట్టుపక్కల వారు మంటలను ఆర్పే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయిందని గ్రామస్తులు తెలిపారు.

పేకాట స్థావరంపై దాడి

పాన్‌గల్: పేకాట స్థావరంపై దాడి చేసి 12మందిపై కేసు నమోదు చేసిన సంఘటన మంగళవారం మండలంలోని కేతేపల్లిలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ నాగన్న తెలిపిన వివరాల ప్రకారం సోమవారం రాత్రి గ్రామ శివారులో పేకాట ఆడుతున్నారనే సమాచారం మేరకు పోలీసులు దాడి చేయగా 12 మంది వ్యక్తులు, మూడు సెల్ ఫోన్‌లు, ఐదు బైక్‌లు లభించినట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు. పట్టుబడిన 12 మందిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు. ఇలాంటి చర్యలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్‌ఐ హెచ్చరించారు.

పేకాటరాయుళ్ల అరెస్ట్

ఊట్కూరు: స్థానిక శ్రీరాంనగర్ వీధి ఆంజనేయ స్వామి ఆలయం వెనక భాగంలో చెట్లలో మంగళవారం పేకాట ఆడుతుండగా 10 మందిని పట్టుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ రాము తెలిపారు. రూ.4,850లు, 4 మొబైల్స్ స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. అన్వర్, శంకరప్ప, మౌలాలీ, సతీష్, నర్సింహా, గోవింద్, ఊశప్ప, శంకర్, తిప్పన్న, రాములు తదితరులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

భర్త హత్య కేసులో భార్యకు యావజ్జీవ శిక్ష

మహబూబ్‌నగర్ క్రైం: భర్తను హత్య చేసిన కేసులో నింధితురాలు భార్యకు యావజ్జీవ జైలు శిక్షతో పాటు జరిమాన విధిస్తూ జిల్లా సెషన్‌కోర్టు తీర్పు ఇచ్చింది. వివరాల్లోకి వెళితే చిన్నచింతకుంట మండల పరిధిలోని ఫర్దీపూర్ గ్రామానికి చెందిన తిరుపతయ్య, సుజాత ఇద్దరూ భార్యభర్తలు. కాగా సుజాత మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో ఈ విషయంలో భార్యభర్తలు నిత్యం గొడవపడుతుంటే చాలాసార్లు పెద్దలు పంచాయితీ నిర్వహించి సర్దిచెప్పారు. ఈ క్రమంలో సుజాత ప్రవర్తనలో మార్పురాకపోవడంతో పాటు తన వివాహేతర సంబంధానికి భర్త అడ్డువస్తున్నాడని 2016 నవంబర్ 9న తెల్లవారుజామున నిద్రపోతున్న భర్త తిరుపతయ్యను కత్తితో గొంతు కోసి హత్య చేసింది. దీనిపై మృతుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీసీకుంట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి చార్జ్‌షీట్ దాఖలు చేయగా.. మంగళవారం జిల్లా సెషన్ కోర్టుకు ఈ కేసు వచ్చింది. సుజాతను దోషిగా నిర్ధారిస్తూ, యావజ్జీవ జైలుశిక్షతో పాటు రూ.5వేల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు ఇచ్చారు. ఈ కేసు దర్యాప్తునకు కృషి చేసిన పోలీస్ అధికారులు, సిబ్బందిని ఎస్పీ కె.నరసింహ అభినందించారు.

ఎరువుల వాడకంలో పొదుపు

పాడి-పంట

అధికారి సలహా: సక్రియనాయక్, ఏడీఏ, అలంపూర్

అలంపూర్: పంట సాగులో రైతులు అత్యధికంగా రసాయనిక ఎరువుల కోసం అధిక మొత్తంలో ఖర్చు చేస్తున్నారు. ఎరువులు ఖరీదైనవి, విలువైనవిగా ఉంటాయి. దేశంలో తయారయ్యే ఎరువులు అవసరాలకు చాలక దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ప్రభుత్వం ఎరువుల కర్మాగారాల కోసం రూ.కోట్లు సబ్సిడీ ఇస్తోంది. ఎరువులను పొదుపుగా వినియోగించుకుని పెట్టుబడిలో ఆదా చేసుకోవాలని వ్యవసాయ శాఖ ఏడీఏ సక్రియ నాయక్ సూచించారు.

ఎలా వాడుతున్నారు..

నత్రజని, భాస్వరం, పొటాష్ పోషకాలను ఆహార పంటలకు 4:2:1 నిష్పత్తిలో వాడాలి. రైతులు భాస్వరం, పొటాష్‌ను అవసరం కన్న తక్కువగాను, నత్రజనిని సిఫార్సు చేసిన దానికంటే రెండు నుంచి రెండన్నర రెట్లు అధికంగా వినియోగిస్తున్నారు. అవసరం లేని పోషకాన్ని వేసి వృథా చేయడంతో ఖర్చు పెరిగి, పోషకాల సమతుల్యత లోపించి, దిగుబడి తగ్గుతుందని పేర్కొన్నారు.

పొదుపు సాధ్యం ఎలా...

అవసరమైన మేరకు ఎరువులను పంటకు అందించడం, వేసిన ఎరువులను సమర్థవంతంగా మొక్క తీసుకునేలా చేయడంతో ఎరువుల ఖర్చును తగ్గించుకునే అవకాశం ఉంటుంది. ఇది సాధించడానికి నాలుగు అంశాలను పరిగణలోకి తీసుకోవాలని సూచించారు.

1. ఎరువులు ఎంత వేయాలి. 2. ఏ విధంగా వేయాలి. 3. ఏవి ఎంపిక చేసుకోవాలి. 4. ఏ సమయంలో ఎన్ని సార్లు విభజించి వేయాలి. వీటిపై సరైన అవగాహన పెంచుకుంటే ఎరువులను పొదుపుగా వాడుకోవడానికి అవకాశం ఉన్నట్లని తెలియజేశారు.

ఎరువులు వేసే పద్ధతి..

ఎరువులు ఎంత మేరకు వేయాలన్నది ఎంత ముఖ్యమో వాటిని వేయాల్సిన పద్ధతి అంతే ముఖ్యం. సరైన పద్ధతిలో ఎరువులు వేసినప్పుడు మొక్కలు పోషకాలను బాగా వినియోగించుకుంటాయి.



మందులను పిచికారీ చేసే యంత్రాలు

ఎరువులు వెదజల్లె పద్ధతి(బ్రాడ్ కాస్టింగ్)..

విత్తడానికి ముందు, నాటడానికి ముందు పైపాటుగా లేదా ఎరువులు పొలంలో సమానంగా పడేలా చల్లడాన్ని వెదజల్లే పద్ధతిగా పేర్కొన్నారు. మొక్కలు పొలం నిండా దగ్గర దగ్గరగా ఉండి వరుసల్లో లేని పైర్లకు, వేళ్లు భూమిలో అల్లుకొని ఉండే పైర్లకు ఈ పద్ధతి బాగా ఉపయోగపడుతుంది. మాగాణి వరికి ఇది అనువైన పద్ధతి. పొలం చదునుగా లేకపోయినా పొలం మీద ఎరువులు సమానంగా పడేలా చల్లకపోయినా పైరులో హెచ్చు తగ్గులు ఏర్పడటం జరుగుతుంది. నీరు నిలిచి ఉన్న పొలంలో గాని పొడి నేల మీదగాని ఎరువులు చల్లితే వృథా అవుతాయి. ఏ ఎరువులు పొలానికి వేసినా నేలలో కలిసేలా వేయాలి. తగినంత తేమ ఉండాలి.

మొక్కల మొదళ్ల వద్ద ఎరువులు..

పొలం మీద ఎరువులు వేదజల్లడం కన్న వేళ్ల దగ్గర ఎరువులు వేయడం మేలైన పద్ధతి. తక్కువ ఎరువుతో ఎక్కువ పోషకం మొక్కకు అందేలా చేయవచ్చు. దూరం దూరంగా మొక్కలు ఉన్నప్పుడు వేళ్లు తక్కువ విస్తీర్ణంలో వ్యాపించి ఉన్నప్పుడు భూసారం తక్కువగా ఉన్న నేలలకు ఈ పద్ధతి ఉపయోగపడుతుంది.

గొర్రుతో వేయడం..

మెరుగుపర్చబడిన ఈ నాటి గొర్రు(సీడ్ కం ఫర్టిలైజర్ డ్రిల్) సాయంతో విత్తనం, ఎరువు కావాల్సినంత దూరంలో, కావాల్సిన లోతులో పడేలా వేయవచ్చు. విత్తనం వేసేదానికి 5 సెం.మీ లోతులో 5 సెం.మీ దూరంలోనూ ఎరువు పడితే మొలకెత్తగానే వేళ్లకు పోషకాలు అందుబాటులో ఉంటాయి. ఎరువు వేసే సమయాల్లో విత్తనానికి తగలకుండా జాగ్రత్త పడాలి. మెట్ట, ఆరుతడి పైర్లకు ఇది బాగా ఉపయోగపడుతుంది.

గుంటల్లో వేయడం..

మొక్క మొదళ్ల వద్ద తేమగా ఉన్నప్పుడు 6 లేకా 7 సెం.మీల లోతులో చిన్న గుంత తీసి ఎరువు వేసి మట్టితో కప్పిపెట్టాలి. దీంతో వేళ్లకు దగ్గరగా పోషకాలు అందుబాటులో ఉండి శక్తివంతంగా ఉపయోపడుతాయి. వృథా అయ్యే శాతం తక్కువ. నీటి వసతితో సాగుచేసే పత్తి, మిరప, అరటి, పంటలకు ఇలా ఎరువులు వేయవచ్చు.

వరుసల్లో వేయడం..

మొక్కకు మొక్కకు దూరం తక్కువైనప్పుడు వరుసలో ఒక పక్కగాని రెండు పక్కలు గాని 4 నుంచి 5 సెం.మీ లోతైన నాగలి చాలు తీసిగాని, గొర్రుతో గాని, చేతితోగాని ఎరువు వేయాలి.

పండ్ల తోటలకు వేసే పద్ధతి..

చెట్టు వయస్సును బట్టి మొక్కతాలూకు వేర్లు తలకట్టు వరకు వ్యాపించి ఉంటాయి. అంత వరకు పాదు చేయాలి. సాధారణంగా నేలపై పొరల్లోని పీచు వేళ్ల సముదాయం పోషకాలను చురుకుగా తీసుకుంటుంది. మొక్క మొదలు నుంచి వయసును బట్టి 1 లేకా 11/2 దూరం వదిలి వేయాలి. నేలలో తగినంత తేమ ఉన్న సమయాల్లో పాదంత ఎరువులు చల్లి పారతో పలుచగా తిరగవేయాలి. దీంతో ఎరువులు మట్టిలో కలిసిపోతాయి. ఆవిరి ద్వారగాని, నీటి ద్వారా గాని పోషకాలు నష్టమయ్యే అవకాశం ఉండదు. ఇది మేలైన పద్ధతి. పెద్ద చెట్లకు నాలుగు వైపుల నాలుగు చిన్న గుంతలు (30 సెం.మీ వెడల్పు, 15 సెం.మీ లోతు)తీసి అందులో సమానంగా ఎరువు వేసి మట్టితో కప్పి నీరు పెట్టాలి. లేదా అదే లోతులో వలయాకారంలో గాడి తీసి ఎరువులు వేసి మట్టితో కప్పి నీరు పెట్టాలి. ఈ పద్ధతిలో ఎరువులు వేయడాన్ని రింగ్ ప్లేస్‌మెంట్ అంటారని వివరించారు.

ఎలా ఎంపిక చేసుకోవాలి..

యూరియా, అమ్మోనియం సల్ఫేట్, కాల్షియం అమ్మోనియం నైట్రేట్ ఎరువుల్లో ఉన్న ముఖ్యపోషకం. నత్రజని అయినప్పటికీ అది రసాయనికంగా వివిధ రూపాల్లో ఉంటుంది. ఎరువుల లక్షణాలు వేర్వేరుగా ఉంటాయి. ఇసుక ఎక్కువగా ఉన్న మాగాణి భూముల్లో తప్ప మిగిత అన్ని నేలలకు, పంటలకు పైరు అడుగులోనూ యూరియా వేసుకోవచ్చు. అమ్మోనియం సల్ఫేట్ క్షార గుణం నేలలకు, సున్నపు పాలు ఎక్కువగా ఉన్న నేలలకు ఎప్పుడైన వేసుకోవచ్చు. వరికి చిరుపొట్టు దశలో మాత్రం వేసుకోదగినది. పైరు అడుగులోనూ మొదటి సారి పైపాటు సమయాల్లో వేస్తే అందులోని నైత్రజని వృథా అవుతుంది.

- సూపర్ ఫాస్ఫేట్‌ను సాధారణంగా అన్ని పైర్లకు క్షార నేలలకు వేయవచ్చు. ఆమ్ల గుణం ఉన్న నేలలకు సల్ఫైడ్ ఇంజూరీ వచ్చే నేలలకు వేయవద్దు. ఆమ్ల గుణం నేలలకు డైకాల్షియం ఫాస్ఫేట్, రాక్ ఫాస్ఫేట్ వంటివి పనికి వస్తాయి. అయితే ఇవి క్షార గుణం ఉన్న నేలలకు, సాధారణ పైర్లకు ఉపయోగపడవు. ఫల వృక్షాలు, తోట వృక్షాల వంటి బహు వార్షికాలకు వాడవచ్చు. మ్యూరేట్ ఆఫ్ పొటాష్‌ను పాలచౌడు నేలలకు తప్ప మిగిలిన అన్ని నేలలకు వాడవచ్చు. పొగాకు పైరుకు వేయరాదు. నాణ్యత తగ్గిపోతుంది. సల్ఫేట్ ఆఫ్ పొటాష్‌ను అన్ని నేలలకు, అన్ని పైర్లకు వాడవచ్చు. కాంప్లెక్స్‌లో ఎరువుల్లో అమ్మోనియం ఫాస్ఫేట్లు అన్ని నేలలకు అన్ని పైర్లకు వేయవచ్చు. నైట్రో ఫాస్ఫేట్లు మెట్ట, ఆరుతడి తోట పైర్లకు, ఎర్ర నేలలకు, సామాన్య రసాయన స్థితిగల నేలలకు, కొద్దిపాటి ఆమ్లగుణం ఉన్న నేలలకు బాగా ఉపయోగపడుతాయి.

క్లుప్తంగా...

22న శ్రీవారి ఆర్జితసేవా టికెట్ల కోటా విడుదల

తిరుమల: మార్చి, ఏప్రిల్, మే నెలకు సంబంధించి శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను ఈ నెల 22న సాయంత్రం 4 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. వీటిలో కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలున్నాయి. మార్చి, ఏప్రిల్, మే నెలలకు సంబంధించిన మిగతా ఆర్జిత సేవా టికెట్లకు ఆన్‌లైన్ లక్కీడిప్ నమోదు ప్రక్రియ 22న ఉదయం 10 గంటల నుంచి 24న ఉదయం 10 గంటల వరకు ఉంటుంది. లక్కీడిప్‌లో టికెట్లు పొందిన వారు సొమ్ము చెల్లించి సేవను ఖరారు చేసుకోవాల్సి ఉంటుంది.



చెన్నారంలో చెరకు తోటలను పరిశీలిస్తున్న చరణ్‌జిత్‌సింగ్, అధికారులు

మా దేశానికి రండి.. భూమి కౌలుకిస్తాం

చెరకు రైతుల సాగు విధానం భేష్.. ఫిజీ చక్కెర పరిశ్రమల శాఖ మంత్రి చరణ్‌జిత్ సింగ్

నేలకొండపల్లి: 'చెరుకు రైతుల సాగు విధానం బాగుంది.. ఆసక్తి ఉన్న రైతులు మా దేశానికి వస్తే భూమి కౌలుకు ఇప్పిస్తాం.. ఇక్కడితో పోలిస్తే మా దేశంలో ఆదాయం ఎక్కువ వస్తుంది..' అని ఫిజీ చక్కెర పరిశ్రమల శాఖ మంత్రి చరణ్‌జిత్ సింగ్ చెప్పారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం రాజేశ్వరపురంలోని మధుకాన్ షుగర్ ఫ్యాక్టరీని చరణ్‌జిత్ సింగ్, ఫిజి దేశ అధికారులు మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా చెరుకు సాగు, ధర, క్రషింగ్ వివరాలపై ఫ్యాక్టరీ ఎండీ నామా కృష్ణయ్యతో చర్చించారు. అనంతరం చెన్నారంలో చెరుకు పంటను పరిశీలించి రైతులతో మాట్లాడారు. చరణ్‌జిత్ సింగ్ మాట్లాడుతూ చెరుకు సాగు విధానం ఇక్కడ బాగుందని ప్రశంసించారు. రైతులు తమ దేశానికి వస్తే భూములు కౌలుకు ఇప్పిస్తామని ఆహ్వానించారు. అక్కడే ఓ రైతు ఆవులతో దుక్కిపాటు చేస్తుండగా... తమ దేశంలో గోవులను పూజిస్తామని, వ్యవసాయం చేయమని స్పష్టం చేశారు. మంత్రి వెంట ఫిజీ కార్యదర్శి ఈలా, ప్రభుత్వ సీఈవో విమల్‌దత్, మధుకాన్ సీజీఎం కోటయ్య తదితరులున్నారు.

సంక్షేమ సర్కారు ఆదర్శ పాలన

వీడ్కోలులో ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ప్రశంసలు



గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్‌ను సత్కరిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్

సాక్షి, అమరావతి: సమాజంలో అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలన దేశానికి ఆదర్శప్రాయమని గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ప్రశంసించారు. ఆంధ్రప్రదేశ్‌ను దేశానికి రోల్ మోడల్‌గా తీర్చిదిద్దారని అభినందించారు. రాజకీయ నేతల అంతిమ లక్ష్యం ప్రజా సంక్షేమం, అభివృద్ధి, సమాజ శ్రేయస్సే కావాలని, ముఖ్యమంత్రి జగన్ దీన్ని ఆచరణలో చూపిస్తున్నారని చెప్పారు. ఛత్తీస్‌గఢ్ గవర్నర్‌గా బదిలీపై వెళ్తున్న విశ్వభూషణ్ హరిచందన్‌కు రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం విజయవాడలో ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ గవర్నర్‌ను ఘనంగా సత్కరించి జ్ఞాపిక బహూకరించారు. "రాష్ట్ర ప్రజల కోసం ముఖ్యమంత్రి ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తుండటం సంతోషదాయకం. సమాజంలో ఏ వర్గాన్ని విస్మరించకుండా సంక్షేమ పథకాలను అందిస్తుండటం నిజంగా అబ్బురం. వీటిపై మేం చాలాసార్లు చర్చించుకున్నాం. ఇన్ని సంక్షేమ పథకాలను సక్రమంగా అమలు చేసేందుకు అన్ని నిధులు ఎలా సమకూరుస్తున్నారని ముఖ్యమంత్రి జగన్‌ను అడిగితే అంతా దేవుడి ఆశీర్వాదమని వినమ్రంగా బదులిచ్చారు" అని గవర్నర్ చెప్పారు. గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ప్రజా ప్రభుత్వానికి సంపూర్ణ సహకారం అందించి రాజ్యాంగ విలువలకు పెద్దపీట వేశారని సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు.

సీఐపై దాడి కేసులో 11 మంది టీడీపీ నేతల అరెస్ట్

- టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి ఆస్పత్రికి, 10 మంది జైలుకు..
- టీడీపీ వారిపై మూడు, ఎమ్మెల్యే అనుచరులపై ఒక కేసు నమోదు



దాడిలో గాయపడిన సీఐ కనకారావు

గన్నవరం / నాగాయలంక (అవనిగడ్డ) / కోనేరు సెంటర్: కృష్ణాజిల్లా గన్నవరంలో విధి నిర్వహణలో ఉన్న సీఐ పి.కనకారావును కులం పేరుతో దూషిస్తూ, రాళ్లతో కొట్టి గాయపరిచిన కేసులో టీడీపీ నేతలకు కోర్టు రిమాండ్ విధించింది. వీరిలో టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిని ప్రభుత్వాస్పత్రికి, పదిమందిని గన్నవరం సబ్‌జైలుకు తరలించారు. గన్నవరంలో సోమవారం టీడీపీ నేతలు సృష్టించిన ఘర్షణకు సంబంధించి పోలీసులు నాలుగు కేసులు నమోదు చేశారు. వీటిలో మూడు టీడీపీ నేతలు, కార్యకర్తలపై.. ఒకటి ఎమ్మెల్యే అనుచరులపై నమోదైంది. పట్టాభి తనను కులం పేరుతో దూషించడమేగాక ఆయనతోపాటు దొంతు చిన్నా, జాస్తి వెంకటేశ్వరరావు మరో ఎనిమిది మంది తనను రాళ్లతో కొట్టి తీవ్రంగా గాయపర్చడంతోపాటు చంపేవిధంగా అనుచరులను ప్రేరేపించారని సీఐ కనకారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పట్టాభి తదితరులపై అట్రాసిటీ సహా పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఎమ్మెల్యే వంశీమోహన్ అనుచరులు యతేంద్రరామకృష్ణ, మోహన్‌రంగా తదితరులు తమ ఇంటికి వచ్చి బెదిరించినట్లు టీడీపీ నేత దొంతు చిన్నా భార్య రాణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. సీఐ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. టీడీపీ నేతలు పట్టాభి, చిన్నా, వీరంకి గురుమూర్తి, లావు వంశీకృష్ణ, జాస్తి ఆదిశేషు, లావు వంశీకృష్ణ, చల్లగుళ్ల సందీప్, గురివిందగుంట దేవేందర్, ముప్పరాజు కార్తీక్, గుజ్జర్లపూడి బాబూరావు, కంచర్ల సూర్యప్రకాష్‌లను అరెస్ట్‌చేసి మంగళవారం స్థానిక అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో హాజరుపరిచారు. పట్టాభి తనను పోలీసులు కొట్టినట్లు ఆరోపించడంతో ఆయనకు విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యచికిత్స చేసిన తర్వాత రిమాండ్ నిమిత్తం కోర్టు ముందు హాజరుపరచాలని జడ్జి బి.శిరీష పోలీసులను ఆదేశించారు. మిగిలిన పదిమందికి రిమాండ్ విధించారు. దీంతో పోలీసులు పట్టాభిని విజయవాడ ప్రభుత్వాస్పత్రికి, మిగిలినవారిని గన్నవరం సబ్‌జైలుకు తరలించారు.

పోలీసులతో పట్టాభి భార్య వాగ్వాదం

ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని పట్టాభి ఇంటివద్ద మంగళవారం ఆయన భార్య చందన నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశం నిర్వహించిన ఆమె నిరపరాధి అయిన తన భర్తను విడుదల చేయకపోతే డీజీపీ కార్యాలయం వద్ద నిరాహార దీక్ష చేస్తామని ప్రకటించటంతో పోలీసులు అభ్యంతరం చెప్పారు. దీనిపై ఆమె పోలీసులతో పరుష పదజాలంతో వాగ్వాదానికి దిగారు.

టీడీపీ నేతల దౌర్జన్యం

గన్నవరం ఘటనకు సంబంధించి మచిలీపట్నం, నాగాయలంకల్లో సోమవారం అర్ధరాత్రి టీడీపీ నేతలు, కార్యకర్తలు ఆందోళనకు దిగి, పోలీసులతో దురుసుగా ప్రవర్తించారు. గన్నవరం నుంచి తొమ్మిదిమంది టీడీపీ నాయకులు, కార్యకర్తలను పోలీసులు మచిలీపట్నంలోని జిల్లా పోలీసు శిక్షణ కేంద్రానికి తరలించారు. తెల్లవారుజామున 3 గంటల సమయంలో గన్నవరం టీడీపీకి చెందిన ఒక న్యాయవాది తొమ్మిదిమంది అనుచరులతో అక్కడికి వెళ్లి భద్రత విధుల్లో ఉన్న సిబ్బందిపై దౌర్జన్యం చేసి పోలీసులు నిర్బంధించిన తొమ్మిదిమంది నాయకులు, కార్యకర్తలను కార్లలో తప్పించారు. ఈ సమాచారం అందుకున్న ఎస్పీ జాషువ వెంటనే అధికారులను అప్రమత్తం చేశారు. పోలీసు అధికారులు, సిబ్బంది జీపీఎస్ ద్వారా తప్పించుకున్న వారిని వెంబడించి నిమిషాల వ్యవధిలో న్యాయవాదితో సహా అందరినీ పట్టుకుని బందరు రూరల్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. విధుల్లో ఉన్న మహిళా కానిస్టేబుల్ వాణి ఫిర్యాదు మేరకు మొత్తం 19 మందిపై కేసు నమోదు చేశారు. గన్నవరం ఘటనకు సంబంధించి పోలీసులు అదుపులోకి తీసుకున్న మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌ను సోమవారం అర్ధరాత్రి నాగాయలంక పోలీసు స్టేషన్‌కు తరలించారు. దీంతో ఆయన అనుచరులు, స్థానిక టీడీపీ నాయకులు పెద్ద ఎత్తున పోలీస్‌స్టేషన్‌కు వచ్చి ఆందోళన చేశారు. బోడెని చూసేందుకు అనుమతించాలంటూ సీఐ శ్రీనివాస్‌తో వాగ్వాదానికి దిగారు. టీడీపీ మహిళా నేత తలశిల స్వర్ణలత, కొందు తెలుగు తమ్ముళ్లు సచివాలయ మహిళా కానిస్టేబుల్‌తో దురుసుగా మాట్లాడారు. బోడె ప్రసాద్‌ను స్టేషన్ బెయిల్‌పై విడుదల చేశారు.

రెచ్చగొట్టి మరీ రచ్చ రచ్చ

గన్నవరం ఘటనలో బరితెగించిన టీడీపీ

వివరాలకు ఈ క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయండి

ఎన్టీపీసీ విద్యుత్ కేంద్రంలో భారీ లోపం

- 800 మెగావాట్ల తొలి యూనిట్ సిద్ధమైనా ట్రయల్ రన్ వాయిదా
- నాసిరకం రీహీటర్ ట్యూబ్స్ లీకేజీయే కారణం
- 7,500 చోట్ల మరమ్మతులు అవసరం.. వాటి పూర్తికి మరో నెల సమయం
- మార్చి చివరిలో తొలి యూనిట్‌లో ఉత్పత్తికి అవకాశం
- జూలైలో రెండో యూనిట్‌లో ఉత్పత్తికి ప్రణాళికలు



సాక్షి, హైదరాబాద్: నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్(ఎన్టీపీసీ) ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా రామగుండంలో 1600 (2x800) మెగావాట్ల సామర్థ్యంతో నిర్మిస్తున్న తెలంగాణ సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్టులో భారీ లోపం బయటపడింది. విద్యుత్ కేంద్రంలోని 800 మెగావాట్ల తొలి యూనిట్ నిర్మాణం పూర్తయినా బాయిలర్‌లోని రీహీటర్ ట్యూబ్స్ విఫలం కావడంతో గత డిసెంబర్‌లో జరగాల్సిన ట్రయల్ రన్ వాయిదా పడింది. మరమ్మతుల్లో భాగంగా ఈ గొట్టాలకు లోపాలున్న చోట కట్ చేసి వెల్డింగ్ చేస్తున్నారు. ఏకంగా 7,500 చోట్ల వెల్డింగ్ చేస్తున్నారని, ఇందుకు మరో నెల రోజుల సమయం పట్టనుందని అధికార వర్గాలు తెలిపాయి. ఆలోగా మరమ్మతులు పూర్తయితే మార్చిలో తొలి యూనిట్ ద్వారా ప్రయోగాత్మకంగా విద్యుదుత్పత్తి జరిపి ట్రయల్ రన్ నిర్వహించే అవకాశాలున్నాయి.

రీహీటర్ ట్యూబులే కీలకం

థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో హై ప్రెషర్, ఇంటర్మీడియేటరీ ప్రెషర్, లో ప్రెషర్ టర్బైన్లు ఉంటాయి. బాయిలర్లలో వేడిచేసిన నీళ్లు ఆవిరిగా మారి 600 సెంటిగ్రేడ్‌ల ఉష్ణోగ్రత, భారీ పీడనంతో గొట్టాల ద్వారా 'హైప్రెషర్ టర్బైన్'లోకి ప్రవేశించి దాన్ని తిప్పుతూ మళ్లీ వెనక్కి మళ్లుతుంది. బాయిలర్‌లోకి తిరిగి చేరే సమయానికి ఆవిరి ఉష్ణోగ్రత 300 సెంటిగ్రేడ్‌లకు పడిపోతుంది. రీహీటర్ ట్యూబ్స్‌లో మళ్లీ 600 సెంటిగ్రేడ్‌లకు వేడెక్కిన తర్వాత 'ఇంటర్మీడియేటరీ ప్రెషర్ టర్బైన్'లోకి గొట్టాల ద్వారా ఆవిరి ప్రవేశించి దాన్నీ తిప్పుతూ చివరకు 'లో ప్రెషర్ టర్బైన్'లోకి చేరుతుంది. అక్కడ చల్లబడిన ఆవిరి మళ్లీ బాయిలర్‌లోకి నీళ్ల రూపంలో ప్రవేశిస్తుంది. మళ్లీ ఆవిరిగా మారి 'హై ప్రెషర్ టర్బైన్'లోకి ప్రవేశిస్తుంది. ఈ ప్రక్రియ అంతా ఒక లూప్‌గా జరుగుతుంది. నీళ్లు రీసైకిల్ అవుతూ ఉంటాయి.

నాసిరకం గొట్టాలతో సమస్యే

ఆవిరి టర్బైన్లను తిప్పడం ద్వారా వెలువడే యాంత్రికశక్తిని ఎలక్ట్రిక్ జనరేటర్ విద్యుచ్ఛక్తిగా మార్చుతుంది. ఈ ప్రక్రియలో కీలకమైన 'రీహీటర్ ట్యూబ్స్'లో నాణ్యత లేకుంటే అవి 600 సెంటిగ్రేడ్‌ల ఉష్ణోగ్రతలతోపాటు తీవ్ర పీడనాన్ని తట్టుకోవడం సాధ్యం కాదు. నాసిరకం ముడిసరుకుతో తయారైన గొట్టాలు తరచూ కోతకు గురికావడం, తుప్పుపట్టడం జరుగుతుందని నిపుణులు అంటున్నారు. దీంతో ఆవిరి ఉష్ణోగ్రతలు పడిపోయి విద్యుదుత్పత్తి నిలిచిపోతుందని చెబుతున్నారు. రీహీటర్ ట్యూబ్స్‌లో వచ్చే సమస్యలతోనే థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తికి అధిక శాతం అంతరాయాలు కలుగుతాయి. దక్షిణ కొరియా నుంచి దిగుమతి చేసుకున్న గొట్టాలను ఎన్టీపీసీ వినియోగించినా విఫలం కావడంపట్ల నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతానికి వెల్డింగ్ చేసి మరమ్మతులు చేసినా భవిష్యత్తులో అవి మళ్లీ విఫలమయ్యే అవకాశముందని పేర్కొంటున్నారు. రీహీటర్ గొట్టాలకు లీకేజీలతో గత డిసెంబర్‌లో నిర్వహించాల్సిన తొలి యూనిట్ సింక్రనైజేషన్ ప్రక్రియ వాయిదా పడింది.

నిర్మాణ జాప్యంతో రాష్ట్రంపై భారం

తెలంగాణ సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్టులోని తొలి యూనిట్ నుంచి 2020 జూన్‌లో, రెండో యూనిట్ నుంచి 2020 నవంబర్ నాటికి వాణిజ్యపరంగా విద్యుదుత్పత్తి (సీఓడీ) ప్రారంభం కావాల్సి ఉంది. కానీ నిర్మాణంలో జాప్యంతో తొలి యూనిట్ గడువును 2023 మార్చి, రెండో యూనిట్ గడువును 2023 జూలైకు ఎన్టీపీసీ పొడిగించింది. రీహీటర్ ట్యూబ్స్ విఫలం కాకుంటే గత జనవరి నాటికి తొలి యూనిట్, మార్చి నాటికి రెండో యూనిట్ అందుబాటులోకి వచ్చేదని అధికార వర్గాలు తెలిపాయి. వేసవి విద్యుత్ అవసరాల కోసం ప్రస్తుతం రాష్ట్రం ఒక్కో యూనిట్‌ను సగటున రూ.7.20 ధరకు నిత్యం రూ.60 కోట్ల విలువైన విద్యుత్‌ను ఎక్స్ఛేంజీల నుంచి కొంటోంది. ఎన్టీపీసీ విద్యుత్ కేంద్రం సకాలంలో పూర్తై ఉంటే యూనిట్‌కు రూ. 5 ధరతో విద్యుత్ లభించేది. దీంతో అధిక ధర విద్యుత్ కొనుగోళ్ల భారం తప్పేదని, ప్రస్తుత ఫిబ్రవరిలోనే రూ.50 కోట్ల మేర ఆదా అయ్యేవని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి.

రామన్‌పాడులో 1,020 అడుగుల నీటిమట్టం

మదనాపురం: రామన్‌పాడు జలాశయంలో మంగళవారం పూర్తి నీటిమట్టం 1,020 అడుగుల వరకు నీరు వచ్చి చేరింది. ఎడమ కాల్వ ద్వారా 950 సమాంతర కాల్వ ద్వారా 150 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతుంది. ఎన్టీఆర్ కాల్వ ద్వారా 1,000 క్యూసెక్కులు, తాగునీటి అవసరాల కోసం 20క్యూసెక్కులు నీటిని వినియోగి స్తున్నామని ఏఈ సింగిరెడ్డి రనీల్‌రెడ్డి పేర్కొన్నారు.

గోవా మద్యం స్వాధీనం

కృష్ణా: మండల సరిహద్దులోని చెక్‌పోస్టులో మంగళవారం ఉదయం గోవా మద్యం స్వాధీనం చేసుకున్నామని ఎక్సైజ్ ఎస్ఐ శ్రీనివాస్ తెలిపారు. వాహనాలను తనిఖీ చేస్తుండగా వరంగల్‌కు చెందిన రాజేష్ వాహనంలో 71బాటిళ్ల గోవా మద్యం లభించిందని పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. గోవా నుంచి మద్యం తీసుకువస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్ సీఐ నాగేందర్‌గౌడ్ హెచ్చరించారు.



సొమ్ము ప్రజలది.. సోకు కేసీఆర్‌ది



మాట్లాడుతున్న బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్

జడ్చర్ల/మహబూబ్‌నగర్ న్యూటౌన్: ప్రజలు పన్నుల రూపంలో ప్రభుత్వానికి సొమ్ము చెల్లిస్తుంటే సీఎం కేసీఆర్ సోకులు పడుతున్నారని బీజేపీ నేత, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. బీజేపీ ఆధ్వర్యంలో జడ్చర్ల, మహబూబ్‌నగర్‌లో ఏర్పాటు చేసిన ప్రజా గోస– బీజేపీ భరోసా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం మేధావులతో సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మద్యం, పెట్రోల్, డీజిల్ తదితర వాటితో ప్రజలు రూ.45 వేల కోట్లు ప్రభుత్వానికి చెల్లిస్తుంటే సీఎం కేసీఆర్ మాత్రం రైతుబంధు, కల్యాణలక్ష్మి, పింఛన్లు తదితర సంక్షేమ పథకాల పేరిట ఏడాదికి కేవలం రూ.30వేల కోట్లు మాత్రమే అందిస్తున్నారని ఆరోపించారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న అంత్యక్రియలను అధికారికంగా నిర్వహించకుండా అగౌరవపరిచారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్నర్ మీటింగ్ అనంతరం మీడియాతో మాట్లాడుతూ గతంలో సిట్టింగ్ ఎమ్మెల్యే ఎవరున్నా అంత్యక్రియలను అధికారికంగా నిర్వహించే వారన్నారు. సీఎం కేసీఆర్ దళితులు, అణగారిన వర్గాల పట్ల పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. 17 శాతం జనాభా ఉన్న దళితులకు రెండు, మూడు మంత్రి పదవులు రావాల్సి ఉండగా ఎవరికో ఒకటి కేటాయిస్తున్నారని, 0.6 శాతం ఉన్నవారికి మాత్రం నాలుగు మంత్రి పదవులు ఇచ్చారని, అవి కూడా కీలకమైన శాఖలు ఇచ్చారన్నారు. సీఎంఓ కార్యాలయంలో సైతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అధికారుల నియామకాలు చేపట్టడం లేదన్నారు. తెలంగాణ ప్రజల బతుకులు బాగుపడాలంటే బీజేపీని ఆదరించాలని, ప్రజలకు అన్ని విధాల అండగా ఉంటామని ప్రకటించారు.

మోసం చేసి బుకాయిస్తున్న పార్టీ బీఆర్ఎస్

ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేసి కూడా బుకాస్తున్న పార్టీ బీఆర్ఎస్ అని ఈటల అన్నారు. ధరణి రూపంలో పచ్చి ఫ్యూడల్ తనాన్ని ప్రదర్శిస్తున్నారని సీఎం కేసీఆర్‌పై మండిపడ్డారు. అసెంబ్లీలో తనను మాట్లాడనివ్వకుండా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ప్రజా సమస్యలపై చర్చించే వేదికైన అసెంబ్లీని తప్పుదోవపట్టిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో 85 శాతం ఉన్న అణగారిన వర్గాల జాతులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించే ఆస్కారం లేకుండా పోతుందన్నారు. దేశంలో బ్యాంకులను ఎగ్గొట్టిన వారిగా 30 లక్షల మంది రైతులకు ముద్ర పడిందని, ఇందుకు ప్రధాన కారణం రూ.లక్ష రుణమాఫీ కాకపోవడమేనన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ పాలన పిచ్చోడి చేతిలో రాయిలా ఉందని విమర్శించారు. ఒకసారి కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టాక అక్కడి నుంచి ఎలాంటి అదనపు నిధులు రావని తెలిసి కూడా ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేయడం తగదన్నారు. సమస్యలపై చర్చిద్దామంటే అసెంబ్లీలో అవకాశం ఇవ్వడం లేదని, అందుకే ప్రజాగోస, బీజేపీ భరోసా ద్వారా ప్రజాక్షేత్రంలో వచ్చామని చెప్పారు. రాష్ట్రంలో ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, హామీల అమలు, నిధుల కేటాయింపు, ప్రభుత్వ పథకాల అమలు తీరుపై మేధావులు స్పందించకపోతే భవిష్యత్ తరాలకు నష్టం జరిగే అవకాశం ఉందన్నారు. కార్యక్రమంలో మాజీ మంత్రి పొడపాటి చంద్రశేఖర్, నాయకులు అశ్వత్థామరెడ్డి, జిల్లా అధ్యక్షుడు వీర బ్రహ్మాచారి, నాయకులు ఎన్పీ వెంకటేశ్, జయశ్రీ తదితరులు పాల్గొన్నారు.

ముగిసిన దేహదారుఢ్య పరీక్షలు



అమ్మాయిల పరుగు పోటీని పరిశీలిస్తున్న ఐపీఎస్ అధికారిని చేతన

- తుది పరీక్షకు 2,190 మంది అభ్యర్థులు అర్హత

మహబూబ్‌నగర్ క్రైం: జిల్లా స్టేడియం గ్రౌండ్‌లో ఈనెల 15నుంచి ప్రారంభమైన దేహదారుఢ్య పరీక్షలు మంగళవారం ముగిశాయి. జిల్లా పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లాకు సంబంధించిన కానిస్టేబుల్, ఎస్ఐ అభ్యర్థులకు ఈ దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించారు. చివరిరోజు మహిళ, పురుషులు కలిపి 1,322 మంది అభ్యర్థులు హాజరుకావాల్సి ఉండగా 1,173 మంది హాజరు కాగా 466 మంది అభ్యర్థులు తుది పరీక్షకు అర్హతకు సాధించారు. వారం రోజుల పాటు జరిగిన దేహదారుఢ్య పరీక్షలకు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మొత్తం 6,285 మంది అభ్యర్థులు హాజరుకావాల్సి ఉండగా 5,542 మంది హాజరు కాగా 743 గైర్హాజరయ్యారు. ఇందులో 2,190 మంది అభ్యర్థులు తుది పరీక్షకు అర్హత సాధించారు. 3,352 మంది అభ్యర్థులు ఇంటి ముఖం పట్టారు. అర్హత సాధించని వారిలో 1,989 మంది అభ్యర్థులు 1600 మీటర్ల పరుగులోనే వెనుదిరిగారు.చివరి రోజు దేహదారుఢ్య పరీక్షలను ఐపీఎస్ అధికారిని డాక్టర్ చేతన, ఎస్పీ కె.నరసింహ, నోడల్ ఆఫీసర్ రాములు పర్యవేక్షించారు.

అటవీ బేస్ క్యాంపుల పరిశీలన



కోతిగుండు వద్ద అభివృద్ధి పనులను పరిశీలిస్తున్న అటవీ శాఖ అధికారులు

కొల్లాపూర్ రూరల్: ఫారెస్టు రేంజ్ పరిధిలో ఉన్న మొలచింతలపల్లి, పెద్దూటి బేస్ క్యాంపులను మంగళవారం అటవీ శాఖ చీఫ్ కన్జర్వేటర్ క్షితిజ, డీఎఫ్ఓ రోహిత్ గోపిడి, నవీన్‌రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు పెద్దూటిలోని సోలార్ బోర్‌వెల్‌ను, కోతిగుండు ఏరియాలో జరుగుతున్న అభివృద్ధి పనులను, అనంతరం సోమశిల సమీపంలో ఉన్న అర్బన్ పార్క్‌ను పరిశీలించారు. ఆయాచోట్ల పనులు జరుగుతున్న విధానాన్ని స్థానిక అధికారులతో అడిగి తెలుసుకున్నారు. అనంతరం స్థానిక అధికారులతో వారు వైల్డ్‌లైఫ్, వాటరింగ్ ఫైర్ మేనేజ్‌మెంట్లపై సమీక్షించారు.

ఆందోళనలో ఆర్డీఎస్ ఆయకట్టు రైతులు



జూలెకల్ సమీపంలోని ఆర్డీఎస్ ప్రధాన కాల్వలో నిలిచిన నీటి ప్రవాహం

- నిలిచిన ఆర్డీఎస్ కెనాల్ నీటి ప్రవాహం
- పంట నష్టపోవాల్సి వస్తుందని ఆవేదన

శాంతినగర్: వడ్డేపల్లి మండలంలో ప్రవహించే ఆర్డీఎస్ కెనాల్‌కు నీళ్లు ఎప్పుడు వస్తాయోనని ఆయకట్టు రైతులు ఎదురు చూస్తున్నారు. ఆర్డీఎస్ కెనాల్‌లో మూడు రోజులుగా నీటి ప్రవాహం నిలిచిపోయింది. దీంతో డిస్ట్రిబ్యూటరీలు, సబ్ డిస్ట్రిబ్యూటరీలు నీటి ప్రవాహం లేక వట్టిపోయాయి. ఆయకట్టు కింద సాగుచేసిన మొక్కజొన్న, వరి, సీడ్ జొన్న, మినుములు, కూరగాయల పంటలు వాడుబట్టాయి. పంటలు చివరి దశకు చేరిన సమయంలో నీటి తడులు ఇవ్వకపోతే తాలు గింజలే మిగులుతాయని రైతులు వాపోతున్నారు. లక్షల్లో పెట్టిన పెట్టుబడులు తిరిగిరావని, అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయని చెబుతున్నారు. ఈ విషయమై ఆర్డీఎస్ అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి వెంటనే తుమ్మిళ్ల లిఫ్ట్ ఆన్‌చేసి సాగునీరు అందించాలని కోరుతున్నారు. ఈవిషయమై నీటి పారుదలశాఖ ఏఈ శ్రీనివాసులును వివరణ కోరగా మంగళవారం 0.8 టీఎంసీలకు ఇండెంట్ పెట్టామన్నారు. రోజుకు 2వేల క్యూసెక్కుల ప్రకారం నాలుగు రోజులపాటు తుంగభద్ర డ్యాం నుంచి నీటిని విడుదల చేస్తారన్నారు. అంతేగాక కేసీ కెనాల్ అధికారులు రోజుకు 2,500 క్యూసెక్కుల చొప్పున ఇండెంట్ పెట్టారని, శుక్రవారం వరకు తుమ్మిళ్ల వద్దకు నీరు చేరే అవకాశం ఉందని, వెంటనే తుమ్మిళ్ల మోటార్ ఆన్‌చేసి ఆర్డీఎస్ కెనాల్‌కు నీటిని విడుదల చేస్తామని ఏఈ పేర్కొన్నారు.

నీటి విడుదలపై ఆందోళన వద్దు..

రాజోళి: ఆర్డీఎస్ ఆయకట్టు రైతులు తుమ్మిళ్ల లిఫ్ట్ నీటి విడుదలపై ఆందోళన చెందవద్దని ఈఈ విజయ్ కుమార్ అన్నారు. మంగళవారం ఆయన మాట్లాడారు. తుమ్మిళ్ల ఎత్తిపోతల నుంచి నీటి విడుదల నిలిచిన కారణంగా రైతులు ఆందోళన పడుతున్నారని, పంటలకు తడులను అందించేందుకు రాష్ట్ర స్థాయిలో అధికారులు, మంత్రులతో మాట్లాడి నీటి విడుదల చేస్తామని పేర్కొన్నారు. తుంగభద్ర నదిలో నుంచి ఏపీ వాళ్లు నీటిని వాడుకుంటున్న క్రమంలో స్థానిక ఎమ్మెల్యే అబ్రహం ఏపీ అధికారులతో మాట్లాడారని, వారు కూడా సానుకూలంగా స్పందించి కేసీ కెనాల్‌కు నీరు మళ్లించే వద్ద తమ లెవెల్‌ను తగ్గించుకుంటామని తెలిపినట్లు వెల్లడించారు. రాష్ట్రానికి రావాల్సిన 1,500 క్యూసెక్కుల ఇండెంట్, ఏపీకి రావాల్సిన 2వేల క్యూసెక్కుల ఇండెంట్ ఎగువ నుంచి రావాల్సి ఉందని, ఈ క్రమంలో ఆర్డీఎస్ ఆనకట్ట వద్ద నీటి స్థాయి కూడా పెరుగుతుందన్నారు. టీబీ డ్యాం నుంచి నీరు వస్తుందని, శుక్రవారం తుమ్మిళ్ల మోటార్ రన్ చేస్తామని తెలిపారు.

కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య

నారాయణపేట రూరల్: కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని బండగొండలో చోటుచేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన కావలి వెంకటయ్య(35), నిర్మల దంపతులు గ్రామ శివారులో దాబా హోటల్ నడుపుకొంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో కొంతకాలంగా దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన వెంకటయ్య మంగళవారం సాయంత్రం మద్దూరు మండలం భూనీడ్ సమీపంలో పురుగు మందు తాగాడు. చుట్టుపక్కల వారు గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వెంటనే ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతిచెందాడు. ఈ ఘటనపై ఎలాంటి ఫిర్యాదు రాలేదని పోలీసులు తెలిపారు. వెంకటయ్యకు భార్యతోపాటు ఇద్దరు సంతానం ఉన్నారు.